

గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.5లక్షలు విరాళం

ప్రజాశక్తి- ఐరాల: శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం గోసంరక్షణ ట్రస్ట్‌కి బెంగళూరు వాస్తవ్యులు కెవి.అమర్నాథ్, వారి కుటుంబం రూ.5లక్షల విరాళంగా అందజేశారు. బుధవారం ఆలయ ఈవో పెంచల కిషోర్‌కు వారు చెక్కును అందజేశారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు వారికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు ఉన్నారు.


చెక్కును అందిస్తున్న దాతలు

గిట్టుబాటు ధర కల్పించాల్సిందే..

- రైతుల సభకు పోలీసుల ఆంక్షలు
- మామిడికి ధర కల్పించకుంటే ఉద్యమాలు తీవ్రతరం
- ప్రభుత్వంపై మండిపడ్డ రైతులు, రైతు సంఘాల నాయకులు


సభలో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి

ప్రజాశక్తి- బంగారుపాళ్యం: రైతుల ఆక్రందన సభకు ఆంక్షలు అని మామిడి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బుధవారం మండలంలోని మాధవ నగర్ వద్ద బ్రాహ్మణర ఆశ్రమంలో మామిడి సంఘ అధ్యక్షులు జనార్దన్ ఆధ్వర్యంలో మామిడి రైతు సంఘం ఆక్రందన సభ నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను మార్కెట్లో విక్రయించుకునేందుకు ధరను వ్యాపారి నిర్ణయించడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో మామిడికి నిర్ణయించిన రూ.12లు మద్దతు ధర ప్రతి రైతుకు చెల్లించాలన్నారు. ప్రభుత్వ సబ్సిడీ రూ.4లు, గుజ్జు పరిశ్రమల నుండి రూ.8లు వసూలు చేసి మామిడి రైతులకు అందించాలని ఆక్రందన సభ నిర్ణయించినప్పుడు ప్రభుత్వం రైతులకు సబ్సిడీ అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. రైతు ప్రజల ఆకలి తీర్చి గిట్టుబాటు ధర లేక తాను ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, క్రిమిసంహారక మందుల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నదని, దీనివలన రైతు అధోగతి పాలవుతున్నాడన్నారు.



జిల్లా అధ్యక్షులు జనార్దన్ మాట్లాడుతూ మామిడి గిట్టుబాటు ధర కల్పించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని, రైతుల ఉద్యమం ప్రభుత్వం ఇదివరకు చూడలేదని కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను రద్దుచేసి రైతు చట్టాలను కొనసాగించేందుకు చేపట్టిన ఉద్యమం మరువక మునుపే మామిడి రైతులు ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరను కల్పించాలన్నారు.



రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.హేమలత మాట్లాడుతూ జిల్లాలో మామిడి రైతుల సమస్యల పరిష్కారంలో అన్ని పార్టీల సహకారంతో సంఘటితంగా ఉద్యమిస్తున్నామన్నారు. ఇందులో కుల, మత భేదాల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి రూ.8లు చెల్లించే విషయంలో గట్టిగా నిలబడాలన్నారు.



సిపిఎం జిల్లా కన్వీనర్ వాడ గంగరాజు మాట్లాడుతూ జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం సరైన ధర నిర్ణయించి రైతులను ఆదుకోవాలని అన్నారు. గుజ్జు ఫ్యాక్టరీల నుంచి రైతులకు అందాల్సిన ధరను అందించాలన్నారు. గుజ్జు ఫ్యాక్టరీల్లో తయారయ్యే పల్ప్‌ను స్థానిక దేవాలయాల్లో భక్తులకు, టిటిడి ఇతర విద్యాసంస్థలకు సరఫరా చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.



కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సమస్యల పట్ల ఏమాత్రం చిత్త శుద్ధి లేదని గుజ్జు ఫ్యాక్టరీ వారికే అండగా ఉంటోందని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారికి మద్దతుగా పోరాడుతామని తెలిపారు.



సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు మాట్లాడుతూ 2018 నుండి రైతు సంఘం ఆధ్వర్యంలో గుజ్జు ఫ్యాక్టరీల నిర్లక్ష్యంపై ఉద్యమిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. రైతు ఉద్యమాలకు కులం అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం శాసనసభ్యులకి తగదన్నారు.


జిల్లా ప్రధాన కార్యదర్శి సి.మునీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఆక్రందన సభ అడ్డుకునేందుకు గత వారం రోజులుగా స్థానిక శాసనసభ్యులు తీవ్రంగా ప్రయత్నించారని అయినా విజయవంతం చేసిన రైతన్నకి కృతజ్ఞతలు తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గంలో రూ.4ల చొప్పున రూ.75 కోట్లు మంజూరు చేయాలని, రూ.8లు చొప్పున రూ.150 కోట్లు మంజూరు చేయాలన్నారు. అలాగే మూడు జిల్లాల పరిధిలోని నాలుగు లక్షల మంది రైతులకు రూ.370 కోట్లు వెంటనే మంజూరు చేయాలన్నారు.

ప్రభుత్వం నిబంధనలు పాటించని గుజ్జు ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యక్షులు బి.మురళి మాట్లాడుతూ ఉద్యమకారాచరణ, భవిష్యత్తు కర్తవ్యాలపై విశదీకరించారు. ఈసమావేశంలో సిపిఎం నాయకులు ఓబుల్ రాజు, సురేంద్ర, ఏఎస్‌ఎఫ్ జాతీయ నేత శివారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేంద్ర, కోశాధికారి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు మునిరత్నం నాయుడు, ఉపమాపతి నాయుడు, కార్యదర్శులు బి.శ్రీనివాసులు, మోహన్ రెడ్డి, సందీప్ రెడ్డి, ఓబుల్ రాజు, వైసీపీ నేత రవి, చెంగల్రాయరెడ్డి, ప్రభాకర్, సురేందర్ రెడ్డి, విజయకుమార్, పూర్ణచంద్ర రెడ్డి, ప్రకాష్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

రైతుల ఖాతాల్లో రూ.172.84 కోట్లు జమ

ప్రజాశక్తి- చిత్తూరు (యాదమరి): జిల్లాలోని మామిడి రైతులకు కిలోకు రూ.4 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక నగదును అందించిందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో ఉమ్మడి జిల్లాలోని 37,881 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.172.84 కోట్లు జమ చేసిందని, మామిడి రైతులకు కిలోకు రూ.4 చొప్పున టన్ను మామిడి కాయలకు ప్రోత్సాహక నగదు ఇచ్చిన ఘనత ప్రభుత్వానిదని, అర్హత ఉన్నా నగదు జమ కాని రైతులు ఈ నెల 30వ తేదీలోగా ఆయా మండల రైతు సేవా కేంద్రాలు, ఉద్యాన శాఖ కార్యాలయాల్లో వినతులు ఇవ్వాలన్నారు. సందేహాలుంటే 08572- 242777ను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలన్నారు.


సభకు హాజరైన మామిడి రైతులు, నాయకులు

కలెక్టర్ పాత్ర అభినందనీయం: కట్టమంచి గోవర్ధన్

చిత్తూరు అర్బన్: మామిడి రైతులకు సబ్సిడీ అందించడంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కృషి అభినందనీయమని సౌత్‌జోన్, ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఛైర్మన్ కట్ట మంచి గోవర్ధన్ బాబి తెలిపారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ని కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రైతులు సరఫరా చేసిన మామిడి పండ్లకు కిలోకు రూ.4లు సబ్సిడీని పొందడంలో ఆయన అవిశ్రాంత కృషి ఫలితంగా జిల్లా రైతులకు రూ.146 కోట్లు తీసుకొచ్చి మామిడి రైతులకు ప్రోత్సాహం అందించినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం వల్ల వారికి గణనీయంగా ప్రయోజనం కోరిందని, జిల్లాలోని దాదాపు 32,000 మంది రైతులు ఈ సబ్సిడీ నుండి ప్రయోజనం పొందేలా చేయడంలో ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి కృషికి కృతజ్ఞతలు తెలిపారు.



ఏడిపించేన్

- అర్హత పేరిట పరీక్షలు
- సదరం క్యాంపుల వద్ద దివ్యాగుంల పడిగాపులు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్

అంగవైకల్యం ఏడిపిస్తున్నా... సమాజం చిన్నచూపు చూస్తున్నా.. తమ కాళ్ళపై తాము నిలబడాలంటూ తపనపడుతున్న దివ్యాగుంల విషయంలో ప్రభుత్వం జాలి చూపకుండా వికలాగత్వం నిరుపించుకోవాలంటూ పదేపదే చెప్పడంతో జిల్లాలోని దివ్యాగుంలు కుమిలిపోతున్నారు. గత ఆగస్టు నెలలలో పింఛన్ పొందుతున్న దివ్యాంగులు మరో వారు అర్హతను నిరూపించుకోవాలనే ఆదేశాలతో అర్హతను నిరూపించుకొనేందుకు సదరం క్యాంపుల వద్ద పడిగాపులు పడ్డారు. అర్హులను అనర్హులుగా సర్టిఫికేట్లు ఇస్తుడటంతో ప్రతివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చి ఇస్తున్న పింఛన్ తగ్గించేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. సర్టిఫికేట్‌లో తక్కువ ఉంటే ఏం చేయలేమంటూ అధికారులు చెతులేత్తేస్తున్నారు. 100, 90శాతం వికలాగత్వం ఉన్న వైద్యులు ధృవీకరించడంతో తక్కువ శాతం చూపుతున్నారంటూ దివ్యాంగుల సంఘం నేతలు, దివ్యాంగులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


బుద్ధిమాద్యం అబ్బాయి 90 శాతం సదరం సర్టిఫికేట్ ఉన్నా రూ.6 వేలకు పింఛన్ తగ్గించారు

జిల్లాలో ఆరువేల మంది దివ్యాంగులకు పైగా పింఛన్లు తగ్గించారు. అర్హత నిరూపించుకోనేందుకు సదరం క్యాంపులకు వెళ్ళినా గతం ఇచ్చిన సర్టిఫికేట్‌లో నమోదు కంటే తక్కువ శాతం ఇవ్వడంతో మూడు, నాలుగు వందల మందికి మించి అర్హులుగా గుర్తించపబడలేదు. గత నెలలో దివ్యాంగులు కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు పూనుకోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 8వ తేదీ నుండీ చిత్తూరు, కుప్పం, పంగనూరు, నగరి, పలమనేరు ఆసుపత్రుల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహిస్తున్న క్యాంపులో కూడా దివ్యాంగులకు అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు.

చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం 2,145 మంది దివ్యాంగులు పింఛన్ పొందేందుకు అర్హులుగా నిరూపించుకోవల్సి ఉంది. ఇందులో అంగవైకల్యం 1,481 మంది, దృష్టిలోపం 185, వినికిడి లోపం 437, మానసిక వైకల్యం 42 మంది పింఛన్‌కు అర్హులమంటూ సదరం సర్టిఫికేట్లు పొందాల్సి ఉంది. ఆగస్టు నెలలో దివ్యాంగ పింఛన్ పొందేందుకు అర్హత నిరూపించుకోవాలంటూ నోటీసులు అందుకున్న దివ్యాంగులు నోటీసులో పేర్కొన ఆసుపత్రుల వద్దకు బుధ, గురు, శుక్రవారాల్లో వెళ్ళి వైద్య పరీక్షల ద్వారా వికలాగత్వాన్ని నిరూపించుకోవాలి. గత ప్రభుత్వం విచ్చలవిడిగా సామాజిక పింఛన్‌లు మంజూరు చేసిందని, సదరం సర్టిఫికేట్‌ల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో సామాజిక పింఛన్లలో కోత విధించేందుకు కుట్ర చేస్తోంది. వెరిఫికేషన్ల పేరిట అర్హలను అనర్హులుగా మార్చేస్తూ పేదలు, దివ్యాంగులను ఏడిపిస్తోంది.


పింఛన్ కోసం వికలాంగుల పడిగాపులు

వినాయకుని సేవలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

ప్రజాశక్తి- ఐరాల: శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు ఉన్నారు.


లక్ష్మీనారాయణకి చిత్రపటాన్ని అందిస్తున్న ఈవో

కడ కార్యాలయం ఆధునీకరణ


పనులను పరిశీలిస్తున్న కడా పీడీ, ఎమ్మెల్సీ

ప్రజాశక్తి-కుప్పం: కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) కార్యాలయ ఆధునీకరణ పనులు త్వరలోనే చేపట్టనున్నారు. ప్రస్తుత కడ కార్యాలయం వెనుకవైపు ఉన్న మండల పరిషత్ కార్యాలయాన్ని సైతం తొలగించి అన్ని హక్కులతో కడ కార్యాలయాన్ని ఆధునికరించనున్నారు. ప్రస్తుతం కడ కార్యాలయం వద్ద పార్కింగ్ సమస్య అధికంగా ఉంది. దీనికి తోడు పురాతనమైన మండల పరిషత్ కార్యాలయం భవనాన్ని తొలగించి అన్ని హంగులతో నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కడ కార్యాలయ ఆధునీకరణకు సంబంధించి ఎమ్మెల్సీ శ్రీకాంత్, కడ పీడీ వికాస్ మర్మత్, బుధవారం కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో కడ అడ్వైజర్ కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, రామచంద్ర, వెంకటేష్, సతీష్, సుగుణమ్మ పాల్గొన్నారు.

ఆక్రమణకు గురైన చెరువు భూమి స్వాధీనం

ప్రజాశక్తి- శాంతిపురం: మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఆక్రమణకు గురైన ఆవులకుంట చెరువు పరంబోకు భూమిని బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిపురం మండల తహశీల్దార్ శివయ్యకు అందిన సమాచారం మేరకు సర్వే నిర్వహించి ఆక్రమణకు గురైన భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఆరిముత్తనపల్లి రెవెన్యూ ఎల్పిఎం నెంబర్ 396, (సర్వే నంబరు 45/3) 1.08 సెంట్ల విస్తీర్ణం చెరువు పోరంబోకు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామన్నారు. ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేశామన్నారు. అనంతరం ఆక్రమిత స్థలంలో తహశీల్దార్ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



ఇండస్ట్రియల్ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్ పోస్టర్ ఆవిష్కరణ

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా పరిధిలో పరిశ్రమల ఆధునికీకరణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి, శుభ్రత కార్యక్రమాలను ప్రోత్సహించే దిశగా ఏపిఐఐసి ఇండస్ట్రియల్ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్ భాగంగా విస్తృత కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఏపిఐఐసి ఇండస్ట్రియల్ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్ పోస్టర్‌ను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల వృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమానంగా ముందుకు సాగాలని ఇందులో భాగంగా జిల్లా పరిధిలోరిశ్రమల ఆధునికీకరణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి, శుభ్రత కార్యక్రమాలను ప్రోత్సహించే దిశగా ఏపిఐఐసి ఇండస్ట్రియల్ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్‌ను ఈనెల 15 నుండి నవంబర్ 15వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమల మౌలిక సదుపాయాల ఆధునీకరణ, స్థిరమైన అభివృద్ధి చర్యలు, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహ కార్యక్రమాలు, శుభ్రత, పారిశుధ్య డ్రైవ్, మొక్కల నాటే కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, శుభ్రమైన పారిశ్రామిక వాడలు స్థాపన, పెట్టుబడిదారుల సహకారం ద్వారా పరిశ్రమల వృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఏపిఐఐసి చిత్తూరు జోనల్ మేనేజర్ వైవికె సుబ్బారావు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ జనరల్ మేనేజర్ సూరిబాబు, పారిశ్రామికవేత్త సురేష్ బాబు పాల్గొన్నారు.



పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ సుమిత్ కుమార్

ఈనెల సూపర్ జీఎస్టీ అవగాహన ముగింపు

జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్



ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: చిత్తూరు పట్టణంలో ఈనెల సూపర్ జిఎస్‌టి అవగాహన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ తెలిపారు. బుధవారం డిఆర్‌ఓ కార్యాలయంలో డిఆర్‌ఓ జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. డిఆర్‌ఓ మాట్లాడుతూ కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యం ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్‌టి - సూపర్ సేవింగ్‌పై జిల్లాలో విస్తృతంగా అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కల్గించే విధంగా జిఎస్టి శ్లాబులను ప్రభుత్వం సవరించిందని, దీనిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని డిఆర్‌ఓ టెలికాన్ కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. ఈనెల 19న జ్యోతిరావు పూలే భవనంలో ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా వ్యవసాయ, పరిశ్రమల, కార్మిక, మున్సిపాలిటీ, పంచాయతీ, జిల్లా పర్యాటక, క్రీడా, విద్యుత్, వైద్య, విద్య, డిఆర్డిఏ, మెప్మా శాఖల స్టాల్స్ నిర్వహిస్తారని తెలిపారు.

సమస్యలతో రణం.. దృష్టి సారించాలి అధికార గణం

నేడు సోమల మండల సర్వసభ్య సమావేశం

ప్రజాశక్తి- సోమల: నేడు గురువారం సోమల ఎంపీడీవో కార్యాలయ సమీపంలోని సమావేశపు గదిలో ఉదయం 11 గంటలకు ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు. సమావేశానికి అన్ని శాఖల అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు సమయపాలన పాటిస్తూ హాజరుకావాలని కోరారు.

సమస్యలివి.. పరిష్కరించాలి మరి..

మండలంలో అనేక ప్రజాసమస్యలు సంవత్సరాల తరబడి పరిష్కారం కాకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ముఖ్యంగా మండలంలో పెద్దఉప్పరపల్లి పరిసర ప్రాంతాల్లో గార్గేయ నది ఉధృతి కారణంగా మూడు చోట్ల తాత్కాలిక మట్టి కల్వర్టులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయి. అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మట్టి తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయిన ప్రాంతాలలో శాశ్వత ప్రాతిపదికన బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో అనేక దళితవాడలు శ్మశానాలు లేక కనీస సౌకర్యాలు లేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వారికి అందజేయాల్సిన వసతులు సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పెద్ద ఉప్పరపల్లి, ఆవులపల్లి, అన్నెమ్మ గారిపల్లి, 81 చిన్న ఉప్పరపల్లి, ఇరికిపెంట, పేటూరు తదితర పంచాయతీల అటవీ సమీప వ్యవసాయ భూములపై ఏనుగుల మందులు సంవత్సరాలుగా దాడులు చేస్తూ పంట నష్టం కలిగిస్తూ రైతులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇదే క్రమంలో రైతుల ప్రాణాలను కూడా తీసిన సంఘటనలు ఉన్నాయి. ఏనుగుల నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన అటవీ శాఖ వారు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సోమల నుండి నంజంపేట ఆవులపల్లి మీదుగా పెద్ద ఉప్పరపల్లికి, నంజంపేట నుండి 81 చిన్న ఉప్పరపల్లి మార్గంలో ఆర్ అండ్ బి రోడ్డు గుంతలమయమై వాహనాలు ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తారు రోడ్డు వేసి వాహనాలు ప్రజలు సజావుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు సంతృప్తికరంగా కురిసి నిండుకుండలా మారినప్పుడు కట్టలు, మొరవలు తెగిపోవడం జరిగి చెరువులలో చుక్కనీరు లేకుండా చెరువుల కింద సాగు అయ్యే వ్యవసాయ భూముల్లో నీరు లేక పంటలు వేయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరిగేషన్ శాఖ వారు చెరువుల అభివృద్ధిపై దృష్టి సారించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అనేక ప్రాంతాలలో ఇసుకాసురుల దాహానికి వంకలపై నిర్మించిన చెక్ డ్యాములు ధ్వంసం కావడంతో వర్షాలు కురిసి వంకలు సాగినప్పుడు నీటికి అడ్డుకట్ట వేసే చెక్ డ్యాములు ధ్వంసం కావడంతో నీరు వృధాగా పోతున్నాయి చెక్ డాంల నిర్మాణాన్ని చేపట్టాలి.

మండలంలో వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ లారీలు ట్రాక్టర్లలో కలప అక్రమంగా రాత్రివేళలో ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. అటవీశాఖ రెవెన్యూశాఖ వారు కలప అక్రమ రవాణాలను అడ్డుకొని చెట్లు కొట్టి వేయకుండా కాపాడాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. అనేక ప్రాంతాలలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలను అటవీ శాఖ ప్రాంతంలో నిర్మిస్తున్నారంటూ అటవీ శాఖ వారు నిర్మాణాలను నిలిపివేసినట్లు సమాచారం వాటి నిర్మాణాలను తిరిగి కొనసాగే విధంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారు చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలో పలు పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు ప్రహరీ గోడలు నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పలు ప్రభుత్వ పాఠశాలలు కార్యాలయాలు అంగన్వాడీ కేంద్రాలు వర్షం వస్తే ఉరుస్తున్నాయన్న ఫిర్యాదులు అందుతున్నాయి వాటికి మరమ్మతులు చేయించాల్సి ఉంది. సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి అందరూ సోలార్ సిస్టం పెట్టుకునే విధంగా అధికారులు చొరవ చూపాలి.

మండలంలో పలు శాఖలలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేక ఇన్చార్జిల పాలనలో కొనసాగుతున్నాయి. దీనివల్ల మండలంలో అభివృద్ధి కుంటుపడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇందుకోసం అధికారులు జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి పూర్తిస్థాయిలో అన్ని శాఖలకు అధికారులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పలు శాఖలకు చెందిన అధికారులు ప్రతి మండల సర్వసభ్య సమావేశానికి గైరుహాజరవుతూ వారి శాఖ పనితీరు అభివృద్ధి గురించి తెలిపేవారు కరువైపోతోంది. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకొని మండల అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రజలు సవినయంగా తెలియజేస్తున్నారు.


ఏనుగులు తొక్కి నాశనం చేసిన పంట


ఏనుగుల దాడిలో ధ్వంసమైన వరి పంట


గార్గేయ నదిపై కొట్టుకుపోయిన తాత్కాలిక మట్టి వంతెన

విశాఖ కేంద్రంగా గూగుల్ సేవలు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: ఏపీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని.. నాడు హైదరాబాదును సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని, నేడు విశాఖపట్నంను ప్రపంచస్థాయి నగరంగా నిలబెట్టేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. విశాఖపట్నంలో ఒక గిగావాట్ హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంపై బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గూగుల్ రాకతో వైజాగ్ ఎఐ సిటీగా రూపాంతరం చెందుతుందన్నారు. రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు యువతకు 1.88 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.

సూపర్ సిక్స్‌తో సంక్షేమం : ఎమ్మెల్యే

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమ అందించగా, సూపర్ జీఎస్టీతో ధరలు తగ్గించడం జరిగిందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్, సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విజయోత్సవ బహిరంగ సభ గుడిపాల మండలంలో బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు మహిళలకు ఉపయోగకరంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే తోతాపురి మామిడి కిలోకి రూ.4 రాయితీ సొమ్మును రెండు రోజుల క్రితం రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు.

మరింత బాధ్యతతో పనిచేయాలి:ఎమ్మెల్యే

ప్రజాశక్తి- పలమనేరు: పలమనేరు ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అన్నారు. బుధారం స్థానిక ఆసుపత్రిలో జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డు అందుకున్నందుకు గాను ఆసుపత్రి సూపరిమింటెండెంట్ మమతా రాణిని, అభివృద్ధి కమిటీ సభ్యులు నాగరాజు, సుధాకర్ రెడ్డిను ఎమ్మెల్యేను అభినందించారు. అవార్డులు మనపై మరింత బాధ్యతను పెంచుతాయని, కనుక మరింత సేవాధృకృథంతో ఆసుపత్రిలో మెరుగైన సేవలందించి భవిష్యత్తులో మరిన్ని అవార్డులు వచ్చేందుకు కృషి చేయాలన్నారు.

కల్యాణ మండపం నిర్మాణానికి విరాళాలు

ప్రజాశక్తి- సోమల: మండల కేంద్రమైన సోమల స్వయం భీశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా నిర్మిస్తున్న నూతన కళ్యాణ మండపం నిర్మాణానికి సోమలకు చెందిన పద్మనాభరావు సుబ్బరత్నమ్మ దంపతుల కుమారుడు రామన్న తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.10116, కామిశెట్టి శ్రీనివాసులు ప్రమీల దంపతులు రూ.10116, శెట్టివారి దీప నాగరాజా రూ.10116ల విరాళాలను అందజేసినట్టు ఆలయ ధర్మకర్త సోమశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో పూజారి విద్య, గ్రామస్తులు రెడ్డప్ప, లింగన్న పాల్గొన్నారు.

ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి: ఎస్ఐ

ప్రజాశక్తి- కార్వేటినగరం: స్థానిక ఎస్ఎల్ఎన్ జూనియర్ కళాశాలలో బుధవారం సామాజిక మాధ్యమాల వలన కలిగే నష్టాలు, చట్టాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎన్.రమేష్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రధానంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్‌కి విద్యార్థులు దూరంగా ఉండాలని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అలాగే మైనర్లు డ్రైవింగ్ వల్ల నష్టాలను, పోక్సో చట్టం గురించి తెలియజేశారు. అనంతరం కళాశాల డైరెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని, క్రమశిక్షణతోనే ఉన్నత విద్యా లక్ష్యాలు నెరవేర్చుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు జీ.ధనంజయ రెడ్డి, ఎస్.వెంకటేష్, ఏ.పురుషోత్తం, కళాశాల ప్రిన్సిపాల్ కిషోర్, వైస్ ప్రిన్సిపాల్ దుర్గాభవాని, ఏఎస్ఐ గోవిందస్వామి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

నూతన బోరుకు మోటారు ఏర్పాటు

ప్రజాశక్తి- సోమల: సదుం మండలం అమ్మగారి పల్లి పంచాయతీ సీతమ్మ గుట్ట ఎస్టీ కాలనీ గ్రామస్తుల సౌకర్యార్థం పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి కి చెందిన రెండు లక్షల రూపాయల నిధులతో ఇటీవల నూతన బోరు వేయగా దానికి మోటారు కేబుల్ పంచాయతీ వారు ఏర్పాటు చేసి బోరులో నుండి నీటిని పంపింగ్ చేశారు. గ్రామస్తులకు త్రాగునీటి సమస్య తొలగించేందుకు ఎంపీ నిధులతో బోరు వేసి పంచాయతీ నిధులతో మోటారు కేబుల్ అమర్చి త్రాగునీరు ప్రజలకు అందజేయడం జరిగిందని సర్పంచ్ వరలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో రమేష్ తదితరులు పాల్గొన్నారు.

లింగ వివక్ష నిర్మూలనపై అవగాహన

ప్రజాశక్తి - రొంపిచర్ల: మండలంలోని బొమ్మయ్యగారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల ఆరోగ్య విద్యాధికారి రాజేశ్వరి ఆధ్వర్యంలో లింగ వివక్ష నిర్మూలన, లింగ నిర్ధారణ పై, భేటి బచావో - బేటి పడావో అనే కార్యక్రమంపై పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి బాలిక ఉన్నత చదువులు చదువుకోవాలని, మంచి అలవాట్ల నేర్చుకొని జాగ్రత్తగా ఉండాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన తరువాతనే పెళ్లి చేసుకోవాలని, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని చెప్పారు. రక్త హీనత రాకుండా జాగ్రత్తలు పాటించి మంచి పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. సిహెచ్ఓ అమ్మాణ్ణి, ఎంపిహెచ్ ఎస్.పంకజ, మహిళ పోలీసు శిరీష, ఎంఎల్‌హెచ్‌పి సాయి పూజిత, లావణ్య పాల్గొన్నారు.

ఆలయ పాలకమండలి సమావేశం

ప్రజాశక్తి- కార్వేటినగరం: శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నూతన ఆలయ కమిటీ పాలకమండలి ప్రథమ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగిందని ఆలయ అధ్యక్షులు రామిశెట్టి రాజశేఖర్ తెలిపారు. ఈసమావేశంలో ఆలయ అభివృద్ధికి కావలసిన అవసరాలను గుర్తించి వాటిని సాకారం చేసుకోవడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే స్వామి వారి నిత్య కైకర్యాలకు సంబంధించిన, ఆలయ దర్శన సమయాలను, అభిషేక సమయాలను నిర్ణయించడం, భక్తులకు అన్నివిధాల సౌకర్యాలు అందించడం, ఆలయాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే ఈ పాలకమండలి ప్రధాన ధ్యేయమని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్, ఈవో కృష్ణ నాయక్, సభ్యులు సెల్వి, తులసి, అమరావతి, గోవింద స్వామి, రాధాకృష్ణ, వినయ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

పాడి పరిశ్రమకు మరింత ప్రోత్సాహకాలు

ప్రజాశక్తి- కుప్పం: పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని, కుప్పం నియోజకవర్గ రైతులును పాడి పరిశ్రమ ఎంతగానో ఆదుకుంటుందని ఆర్టీసీ వైస్‌చైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. కుప్పం మండలం గిడ్డెగానిపెంట గ్రామంలో బుధవారం పశు సంవర్ధక శాఖ, పశు గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పాడి రైతులకు ఉచితంగా గర్భకోస వ్యాధులు వాటికి చికిత్సకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో పాడి రైతులు పాల ఉత్పత్తి ఎంత జరిగినా ఇక్కడే మార్కెటింగ్ చేసుకునే విధంగా అనేక పరిశ్రమలు కుప్పంలో ఉన్నాయని పాలకు రాబోవు రోజుల్లో మంచి డిమాండ్ ఏర్పడుతుందన్నారు. పాడి పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించి పాడి పరిశ్రమను రైతులకు ఆర్థిక వనరులుగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంగుంది సర్పంచ్ ధనశేఖర్, క్లస్టర్ ఇంచార్జ్ దివాకర్, పశు వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

పాడి రైతుల సంక్షేమమే లక్ష్యం

ప్రజాశక్తి- వెదురుకుప్పం: పాడి రైతుల సంక్షేమమే శ్రీజ డెయిరీ ప్రధాన లక్ష్యమని శ్రీజ డెయిరీ కార్వేటినగరం ఏరియా మేనేజర్ కుమార్ రాజ తెలిపారు. బుధవారం కార్వేటినగరం మండలంలోని బిఎంసియు పరిధిలో పాలమిత్రలకి దీపావళి పండుగ సందర్భంగా మిక్సిలు బహుమతిగా పంపిణీ చేయడం జరిగింది. సూపర్‌వైజర్ నరసింహ రెడ్డి, రవిరాజు, పాడి రైతుల సంక్షేమం లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వెటర్నరీ అసిస్టెంట్ రూపస్ పశువుల ఆరోగ్య రక్షణ గురించి వివరించారు. టెక్నీషియన్ గోపి పాలసేకరణ పరికరాల శుభ్రత గురించి వివరించారు.

బస్సులు లేక ప్రజల అవస్థలు

ప్రజాశక్తి- పలమనేరు: 16వ తేదీన నంద్యాలలో జరిగే ప్రధానమంత్రి సభకు జనాన్ని తరలించడానికి పలమనేరు డిపో పరిధిలో 60 బస్సులు ఉండగా 44 బస్సులను పంపడంతో బుధవారం ఉదయం పలమనేరు బస్టాండ్‌లో ఉదయం 8 గంటల నుంచి ప్రయాణికులు అవస్థలు పడుతూ బస్సుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. దూరప్రాంతాలకు వెళ్లే వారు, ఉద్యోగులు, విద్యార్థులు బస్సు లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సకల శాస్త్రాలకు గణితమే మూలాధారం

ప్రజాశక్తి- పలమనేరు: జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు అరుణ్ శివప్రసాద్ పలమనేరు మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో బుధారం అష్టావధానం నిర్వహించారు. అరుణ్ శివప్రసాద్ అవధానిగా, 8 మంది వివిధ ప్రశ్నలు గణితంలో అడుగగా చాలా చక్కగా నిర్వహించాడు. వారు అడిగిన క్లిష్టతరమైన ప్రశ్నలను అలవోకగా పరిష్కరించారు. రాష్ట్రంలో కేవలం అతికొద్ది మంది మాత్రమే ఈ గణిత అష్టావధాన కారక్రమం నిర్వహిస్తున్నారని యుగంధర్, చంద్రశేఖరయ్య గిరిధర్ అభినందించారు. ఈ కార్యక్రమం శ్రీపురం సీతారామయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఏకాంబరం, కె.శ్రీవంతి, శ్రీవిద్య, కళాశాల ప్రిన్సిపల్ సావిత్రి, సాయిలక్ష్మీ, ప్రసన్న పాల్గొన్నారు.గిరిధరమూర్తి అభ్యుదయ గీతాలను ఆలపించారు.

ఇన్చార్జి ఎంఈఓకు సన్మానం

ప్రజాశక్తి- సోమల: సోమల మండల ఇన్చార్జి విద్యాశాఖ అధికారిగా పనిచేసిన చౌడేపల్లి ఎంఈఓ కేశవరెడ్డిని మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బుధవారం మండల విద్యాశాఖ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రస్తుత ఎంఈఓలు విజయకుమారి, శివ రత్నమ్మ, ఉపాధ్యాయులు జిసికే ప్రసాద్, భాస్కర్, రామ్మోహన్, రమణ, చెన్నకేశవులు, ఇమ్రాన్ సురేష్ ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు.

జీఎస్టీ 2.0పై అవగాహన

ప్రజాశక్తి- వెదురుకుప్పం: స్థానిక డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జీఎస్టీ 2.0 రెండవ దశ అవగాహన కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.అన్నపూర్ణ శారద అధ్యక్షతన నిర్వహించారు. విద్యార్థులకు పన్నుల విధానం, జీఎస్టీ ప్రాముఖ్యత, ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థుల కోసం వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ఫోటో ప్రదర్శనలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఐక్యూఏసీ సమన్వయకర్త, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వర్ధికుప్పం చెరువు మొరవ..!

ప్రజాశక్తి- రామకుప్పం: మండల పరిధిలోని వర్ధికుప్పం సమీపంలో చెరువు బుధవారం హంద్రీనీవా జలాలతో నిండి మొరవ పారుతోంది. ఈ సందర్భంగా కూటమి నేతలు, రైతులు జల హారతి ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సంవత్సరంలో హంద్రీ-నీవా జలాలు కుప్పానికి తీసుకొచ్చారని, గతనెల రోజుల పైగా నీరు ప్రవహిస్తూ చెరువులకు పుష్కలంగా నీరు చేరుతోందన్నారు. టిడిపి మండల అధ్యక్ష, మాజీ అధ్యక్షులు వెంకటరమణ, ఆనంద రెడ్డి, ఆంజనేయరెడ్డి, నరసింహులు, చిన్నకృష్ణ, చలపతి, నారాయణచారి, కృష్ణా నాయక్, విశ్వనాథ్, రఫీ పాల్గొన్నారు.

శరవేగంగా దేవాలయం పనులు

ప్రజాశక్తి- శాంతిపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పలువురు ముఖ్య నాయకుల చొరవ, మండలంలోని పార్టీ ముఖ్య నాయకుల సహకారంతో రూ.5,35,00,000లతో కర్లగట్ట గ్రామంలో శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి దేవస్థానం దేవాలయ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. దేవాలయ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రీయ పోషణ మాసం ప్రోగ్రాం

ప్రజాశక్తి- విజయపురం: స్థానిక మండలంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం 8 రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమం అంగన్వాడీ సిడిపిఓ ఇంద్ర ప్రియదర్శిని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు, స్థూలకాయ నివారణ, ఉప్పు చక్కెర, నూనె, వినియోగం గురించి అవగాహన కల్పించారు.సింగల్ విండో అధ్యక్షులు బాబు యాదవ్, జూనియర్ అసిస్టెంట్ రఘు, సూపర్వైజర్లు లక్ష్మీ, శంకరమ్మ, శ్యామల, అంగన్వాడీ టీచర్స్ జ్యోతి, సరస, మునెమ్మ, సెల్వి, దీప, సుజాత పాల్గొన్నారు.

పాయల గుట్టలో మొదలైన ఇండ్ల నిర్మాణం

ప్రజాశక్తి- సోమల: జిల్లా కలెక్టర్ గత నెలలో ఇరికిపెంట పంచాయతీ పాయలగుట్ట గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని 14 కుటుంబాల వారు సరైన నిర్మాణం లేని ఇండ్లలో నివాసాలు ఉంటూ ఇబ్బందులు పడుతున్నారన్న గ్రామస్తుల మొర ఆలకించి నూతన ఇండ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ.1.50లక్షలు నిధులు వారి ఖాతాలో వేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో అధికారులు పాయలగుట్టను సందర్శించి బ్యాంకు ఖాతాలు తెరిపించి మొదటి విడతగా రూ.75 వేలు అమౌంట్ వారి ఖాతాలలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. బుధవారం హౌసింగ్ ఏఈ మణికంఠ ఆధ్వర్యంలో గ్రామంలోని ఆరు ఇండ్లకు పునాదులను వేసేందుకు గోతులు తీయించారు. ఏఈ మాట్లాడుతూ ఆరు నూతన ఇండ్ల నిర్మాణం 8 ఇండ్లకు మోల్డింగ్ వేసే విధంగా తమకు ఆదేశాలు ఉన్నాయని అధికారుల సూచనల మేరకు కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.

స్వచ్ఛ అవార్డు గ్రహీతలకు సన్మానం

ప్రజాశక్తి- శాంతిపురం: రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్వచ్ఛ గ్రామపంచాయతీ అవార్డు అందుకున్న సందర్భంగా బుధవారం కెనమాకులపల్లె గ్రామ సచివాలయంలో అవార్డు గ్రహీతలకు మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సత్కరించారు. ఎంపీడీవో ఏపీఆర్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలను చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్ది స్వచ్ఛ శాంతీపురమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు జిల్లా కలెక్టరు, కడ ప్రాజెక్టు డైరెక్టరు వారి పర్యవేక్షణలో స్వచ్ఛ శాంతీపురంగా తయారు చేస్తామని తెలిపారు. అవార్డు గ్రహీతలైన సర్పంచ్ ఎ.వి.జయరాం, పంచాయతీ కార్యదర్శి స్వాతి, ఎంపీడీవోను ఘనంగా సత్కరించారు. మండల టిడిపి అధ్యక్షులు ఉదయ్ కుమార్, మాజీ మండల టిడిపి అధ్యక్షులు విశ్వనాథ నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ చంద్ర శేఖర్ పాల్గొన్నారు.

యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం

ప్రజాశక్తి-కుప్పం: యువత అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని బీసీఎన్ విద్యాసంస్థల అధినేత బిసి నాగరాజ్ పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కలాం జీవితంలో నుంచి ప్రయాణం తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.సుధాకర్ బాబు, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.భాస్కరన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జె.మాధవన్, గంగాధర్ పాల్గొన్నారు.

మిస్సైల్ మెన్ అబ్దుల్ కలాం : ప్రధానోపాధ్యాయులు కృష్ణవేణి

బంగారుపాలెం: మిస్సైల్ మెన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని ప్రధానోపాధ్యాయులు కృష్ణవేణి అన్నారు. బుధవారం మండలంలోని కీరమంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలు సైన్స్‌క్లబ్ ఉపాధ్యాయులు షంషీర్ ఖాన్, విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటం నుంచి నివాళులర్పించి విద్యార్థుల హృదయాల్లో ఏపీజే కలాం ప్రదర్శించారు. ఆయన దేశానికి మిస్సైల్ అందించిన గొప్ప శాస్త్రవేత్త, గొప్ప రాష్ట్రపతిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారని, ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు పట్టాభి, సుమలత, భారతి, శ్రీలత, హేమలత, పూర్ణ, పవిత్ర, గౌతమి పాల్గొన్నారు.



బంగారుపాళ్యంలో..

చేతుల శుభ్రతతోనే ఆరోగ్యం



పెద్దపంజాణిలో..

ప్రజాశక్తి- పెద్దపంజాణి: ప్రతి మనిషి ఆరోగ్యంగా ఆనందంతో జీవించేందుకు చేతులు శుభ్రత ఎంతో ముఖ్యమని ఎంపీడీవో బాలాజీ అన్నారు. బుధవారం ప్రపంచ చేతులు శుభ్రత దినోత్సవం సందర్భంగా మండలంలోని నిడిగుంట జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు చేతుల పరిశుభ్రత గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఆరోగ్యం కోసం అందరూ తప్పనిసరిగా చేతులను పరిశుభ్రం చేసుకోవాలని ఆరోగ్య సూత్రాలను పాటించాలని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని తెలిపారు. తహశీల్దార్ హనుమంతు మాట్లాడుతూ చేతులు కడుక్కోవడం వల్ల శ్వాసకోశ, జీర్ణ సంబంధిత వ్యాధులు నివారించవచ్చని, భోజనం ముందు మల విసర్జన తర్వాత తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నౌషాద్, ఉపాధ్యాయులు, సర్పంచ్ సుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు.

బైరెడ్డిపల్లి: ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గడ్డురు మండల ప్రజాపరిషత్ పాఠశాలలో హాండ్ వాష్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ కాంతమ్మ మాట్లాడుతూ మనచేతుల్లో మన ఆరోగ్యం ఉందని, భోజనానికి ముందు, వాష్ రూమ్‌కి వెళ్ళినప్పుడు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు. ఎంఎల్‌హెచ్ పి.పూర్ణ, ఏఎన్ఎం సుజాత, ప్రధానోపాధ్యాయులు కార్తీక్ పాల్గొన్నారు.

సర్వతో ముఖాభివృద్ధి దిశగా రాష్ట్రం: ఎమ్మెల్సీ

ప్రజాశక్తి- కుప్పం: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిలో గూగుల్ గేమ్ చేంజర్ అవుతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. కుప్పం టిడిపి కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగన్ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సమ ప్రాధాన్యత ఇస్తుండడంతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. గూగుల్‌తో ప్రభుత్వం ఎం ఓ యు కుదుర్చుకోగా వైసిపి చౌకబారు విమర్శలు చేస్తోందంటూ మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని, రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం ఎన్నో పరిశ్రమను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. వైసీపీ వాళ్లు కోటి సంతకాలు అంటూ ప్రజల వద్దకు వెళ్తే వాళ్లే రాళ్లతో కొట్టి తరుముతారన్నారు. ఎమ్మెల్సీ భరత్ కుప్పంలో అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని 2029లో సైతం కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెస్కో చైర్మన్ ప్రతాప్, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, కడ అడ్వైజర్ కమిటీ సభ్యుడు రాజకుమార్, మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, మండల అధ్యక్షుడు రాజగోపాల్, ఏపీఐఐసి మెంబర్ ప్రేమ్ కుమార్, కాణిపాకం డైరెక్టర్ వసంతమ్మ, కడ అడ్వైజర్ కమిటీ మెంబర్లు రామచంద్ర, సుగుణమ్మ, వెంకటేష్ పాల్గొన్నారు.



విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ

బాస్కెట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు బృందావన్ విద్యార్థులు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: చిత్తూరు సంతపేటలోగల బృందావన్ కాలేజ్ విద్యార్థులు కే.వైష్ణవ రెడ్డి, డి. ధీరజ్, విష్ణుష్ చౌదరిలు రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికనట్లు కళాశాల కరస్పాండెంట్ శైలజ కుమారి తెలిపారు. మదనపల్లిలోని జెడ్‌హైస్కూల్‌లో జరిగిన జిల్లాస్థాయి నెట్‌బాల్ క్రీడలో రాష్ట్రస్థాయికి ఎంపికవడం పట్ల హర్షం వ్యక్తం చేసి విద్యార్థులను అభినందించారు. తమ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలోనూ రాణించాలని కోరారు. వ్యాయామ ఉపాధ్యాయులు బి.మురళి, టీ.బేబీ రాజ్ విద్యార్థులను అభినందించారు.



రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన బృందావన్ విద్యార్థులు

ఎమ్మెల్యేను సన్మానించిన రెస్కో డైరెక్టర్



ప్రజాశక్తి- పలమనేరు: ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని కుప్పం విద్యుత్ సహకార సంస్థ (రెస్కో) డైరెక్టర్‌గా నియమితులైన చంద్రశేఖర్ రెడ్డి వీ.కోట నాయకులతో కలసి బుధవారం సన్మానించారు. వీ.కోట మండలం చింతల ఎల్లాగరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డిని రెస్కో డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈపదవి రావడానికి దోహదం చేసిన స్థానిక ఎమ్మెల్యేను ఆయన బుధవారం వారి ఇంటివద్ద మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. గతంలోనూ చంద్రశేఖర్ రెడ్డి రెస్కో డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో రైతుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని ఎమ్మెల్యే ఆయనకు సూచించారు. వీకోట మండల నాయకులు రామచంద్ర నాయుడు, రంగనాథ్, రాంబాబు, సోమశేఖర్, సతీష్, లక్ష్మణ్, మురుగేష్, జనార్ధన్, కేశవ్ పాల్గొన్నారు.

అంగన్వాడీని పరిశీలించిన ఢిల్లీ అధికారుల బృందం

ప్రజాశక్తి- కార్వేటినగరం: మండలంలోని ఎంఎం విలాసం పంచాయతీ ఎన్ఆర్.కండ్రిగలోని అంగన్వాడీ పాఠశాలను బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి, నీతిఅ-యోగ్ డైరెక్టర్ ఎండి జుబైర్ అలీ హష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.వెంకటేశ్వరి పరిశీలించారు. ఈసందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం నుంచి గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందిస్తున్న పోషకారం, సేవలు గురించి, పిల్లల పెరుగుదల పర్యవేక్షణ అంశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోషణ పాటికను, పాఠశాలలను రికార్డులను పరిశీలించారు. సిడిపిఓ శోభారాణి, సూపర్వైజర్లు రోజారమణి, శకుంతలను అభినందించారు.



అంగన్వాడీ రికార్డులను పరిశీలిస్తున్న ప్రత్యేక బృందం

నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతా..: ఎమ్మెల్యే

ప్రజాశక్తి -గంగాధర నెల్లూరు: గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వెన్సన్ బస్సు, బలిజకండ్రిగ టు బెంగళూరు బస్సును పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వేర్వేరు పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. గంగాధర నెల్లూరు ఐసిడిఎస్ కార్యాలయంలో పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొని మాట్లాడారు. చిన్నారుల ఆరోగ్య భద్రత అంగన్వాడీ కేంద్రాలపైనే ఆధారపడి ఉందని, పౌష్టికాహారంతోనే ఆరోగ్యమని అన్నారు. పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణమ నాయుడు, జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, సింగల్ విండో అధ్యక్షుడు మోహన్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు స్వామిదాస్, జనసేన ఇంచార్జ్ పొన్న యుగంధర్, ధనుంజయ నాయుడు, హరీష్ యాదవ్, ఇందిరమ్మ పాల్గొన్నారు.



వెన్సన్ బస్సును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే థామస్


క్రైం న్యూస్

బైక్‌ను ఢీకొన్న కారు

బయటపడ్డ ఎర్రచందనం

9 దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు





స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం, నుజ్జునుజ్జు అయిన కారు

ప్రజాశక్తి బంగారుపాలెం: ద్విచక్రవాహనాన్ని ఓ కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో తరలిస్తున్న ఎర్రచందనం బయటపడ్డ సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన మేరకు .. మండలంలోని కట్టప్పగారిపల్లి సమీపంలో పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని చిత్తూరు- పలమనేరు రహదారిలో దూసుకెళ్లింది. ఆ సమయంలో కొరివారిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి కుమారుడు వెంకటస్వామి బైక్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వెంకటస్వామిని చికిత్స నిమిత్తం బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో అక్రమంగా తరలిస్తున్న 9 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. దీంతో కారు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రూ.12లక్షలు విలువ చేసే ఎర్రచందనం, రూ.2లక్షలు విలువ చేసే కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

ప్రజాశక్తి- రొంపిచర్ల: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పూలకుంటపల్లికి చెందిన మునుస్వామి కుమారుడు వీరేంద్ర (22) చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని ముత్యాలమ్మ గుడివీధిలో నివాసం ఉంటున్నాడు. వీరేంద్ర రొంపిచర్లలో జెసిబి ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం ఎల్లమందలో ఉన్న అతని సోదరి గంగాదేవికి ఫోన్ ద్వారా తనకు అప్పులు ఎక్కువయ్యాయని, తీర్చలేక తాను చనిపోతున్నట్లు తెలిపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన అక్క ఫిర్యాదు మేరకు రొంపిచర్ల ఎస్సై సుబ్బారెడ్డి, పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ముక్కలైన మృతదేహం లభ్యం

ప్రజాశక్తి- విజయపురం (నగరి) : హత్యకు గురైన గుణశీలన్ (65) మృతదేహం ముక్కలు బుధవారం ఎం.కొత్తూరు చెరువులో లభించాయి. మంగళవారం నుంచి గాలించిన తమిళనాడు పోలీసులకు బుధవారం చెరువులో ఎముకముక్కల గోనెసంచి చిక్కింది. చెరువులో పడేసి సుమారు నాలుగు నెలలు కావస్తుండటంతో ఎముకలు మాత్రమే మిగిలాయి. ఈ ఘటనకు వాడిన కత్తిని కూడా పోలీసులు చెరువు ప్రాంతంలో గుర్తించారు. నిందితులు అయ్యప్పన్, గంగాధరం చెప్పిన విధంగానే మృతదేహం విడిభాగాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అప్పటికే ఈ విషయం పట్టణమంతా పాకడంతో చెరువు ప్రాంతానికి జనం అత్యధిక సంఖ్యలో ఆతృతగా చేరుకున్నారు. సంఘటనా స్థలానికి దూరంగానే పోలీసులు నిలబడి లోపలకు ఎవరినీ రానివ్వకుండా అడ్డుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో వాలంటీరు మృతి

ప్రజాశక్తి- పలమనేరు: కర్ణాటక రాష్ట్రం ములబాగల్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరు మున్సిపాలిటీ నీళ్లకుంట గ్రామానికి చెందిన సంతోష్ (35) మృతి చెందాడు. బెంగుళూరు నుంచి ఆయన ఇంటికి బైకు మీద వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములబాగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బెంగుళూరులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను గతంలో 19వ వార్డు వాలంటీర్‌గా పనిచేశాడు.

రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురికి గాయాలు

ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి: బైరెడ్డిపల్లి- కుప్పం జాతీయ రహదారిలోని దేవదొడ్డి గ్రామం దాసర్లపల్లి మలుపు వద్ద తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రాణాలను బలితీస్తున్నాయి. గత కొద్ది నెలలుగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ప్రాణనష్టం కలిగిన ఘటనలు సంఖ్యలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బుధవారం రాత్రి జరిగిన మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మీట్టపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ (40) తన కుమార్తె ధరణితో కలిసి ద్విచక్రవాహనంలో వీకోట వైపు వెళు తుండగా, దేవదొడ్డి మలుపు సమీపంలో మినీ టెంపో ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ కుమార్ కుడికాలు తీవ్రగాయం కాగా, కుమార్తె ధరణి (21)కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 ద్వారా వీకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆటోను ఢీకొన్న కారు

ప్రజాశక్తి- విజయపురం (నగరి): స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని మేరీ మాత చర్చ్ వద్ద బుధవారం రోడ్డు పక్కన నిలబడి ఉన్న లగేజ్ ఆటోను తిరుపతి నుండి నగిరి వస్తున్న కారు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఈప్రమాదంలో ఆటో డ్రైవర్ యం.మురళి (40)కి కుడి చెయ్యి, కుడి మోకాలు వద్ద స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇతను తిరుపతి నగరంలోని మారుతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. నగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



కల్వర్టుపై ఒరిగిన టెంపో

నిలిచిపోయిన సోమల నంజంపేట మధ్య రాకపోకలు

ప్రజాశక్తి- సోమల: మండల కేంద్రమైన సోమల నుండి నంజంపేట వెళ్లే మార్గమధ్యంలోని జీడీరేవుల వంక కల్వర్టుపై బుధవారం ఉదయం టమోటా లోడుతో వెళుతున్న టెంపో వంకపై తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డులో కూరుకుపోయింది. దీంతో వాహనాలు వెళ్లే దారి లేక సోమల, నంజంపేట వైపు వాహనాలు భారీగా బారులు తీరాయి. రాకపోకలు ఆగిపోవడంతోపాఠశాలలకు ఉద్యోగ విధులకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగస్తులు, విద్యార్థులు గంటపాటు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనంతరం జెసిబి సాయంతో వాహనాన్ని పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. వర్షాలు కురవడం జీడిరేవుల వంక నీటితో పరుగులు పెట్టడం, తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడం, వంక ఉధృతి నిలవగానే మళ్లీ మట్టి రోడ్డు వేయడం షరా మామూలైపోయింది. ఇదే మార్గంలో ఆరు పంచాయతీలకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉంది. మట్టితో పైపులపై కప్పిన రోడ్డు కొట్టుకుపోయిందా ఇక 6 పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోతాయి. మండల స్థాయి అధికారులు ఆర్ అండ్ బి వారు వెంటనే పరిశీలించి పరిస్థితులను జిల్లాస్థాయి అధికారులకు నివేదికల రూపంలో తెలియజేసి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.